క్లుప్తంగా

మున్నూరు కాపు సంఘం మండల కమిటీ

దహెగాం: మండల మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని బుధవారం మండల కేంద్రంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడిగా పుప్పాల సంతోష్, ఉపాధ్యక్షులుగా సుంకరి వెంకటేశ్, తోట చందు, ప్రధాన కార్యదర్శిగా ఇందూరి తిరుపతి, కోశాధికారిగా తోట రాజు, ప్రచార కార్యదర్శులుగా పుప్పాల లక్ష్మి, నారాయణ, కార్యవర్గ సభ్యులుగా దెబ్బటి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం పాటు పడతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జి రామయ్య, రమణయ్య, ఇందూరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీలో వైద్య పరీక్షలు


వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పెంచికల్‌పేట్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా బుధవారం రెండోరోజు విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థినులకు సూచనలు చేశారు. రక్తహీనత అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినుల రక్త నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో ఎస్‌వో శారద, ఏఎన్‌ఎం వెన్నెల, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు 'స్వర్ణామృత ప్రాశన' శిబిరం

దహెగాం: మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో గురువారం స్వర్ణామృత ప్రాశన శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుజాడి లక్ష్మయ్య, కాళిదాస్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో 0 -16 సంవత్సరాల లోపు పిల్లలకు ఔషధం అందిస్తామన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హాజరవుతున్నట్లు తెలిపారు.

రేపటి నుంచి వాలీబాల్ పోటీలు

కౌటాల: మండల కేంద్రంలో కోనేరు యువసేన ఆధ్వర్యంలో సురేశ్ స్మారక జీపీ లెవల్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శ్రవణ్, శ్రీహరి, సాయి బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి గల క్రీడాకారులు వివరాలకు 6303322282, 9390344706లలో సంప్రదించాలని కోరారు.

నూతన కార్యాలయ భవనం పరిశీలన


నూతన భవనాన్ని పరిశీలిస్తున్న చైర్మన్ అలీబిన్ అహ్మద్

ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ అగ్రిలేఅవుట్ శిక్షణా కేంద్రం, కమర్షియల్ కాంప్లెక్స్‌ను బుధవారం సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో నిర్మించిన భవనం త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ఆయన వెంట డీసీసీబీ జీఎం అనూష, ఏజీఎం సుమన్, మేనేజర్ అనిల్ ఉన్నారు.

విద్యార్థికి అభినందన

వాంకిడి: జిల్లా కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన పఠన పోటీల్లో మండలంలోని లెండిగూడ ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి విద్యార్థి వడై సిద్దేశ్వర్ ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ మేరకు విద్యార్థిని ఎంఈవో మనుకుమార్, మండల నోడల్ అధికారి శివచరణ్, లెండిగూడ ఉపాధ్యాయులు రజిత, అరవింద్, ఇందాని కాంప్లెక్స్ సీఆర్పీ సందీప్ అభినందించారు.

ఈజ్‌గాం దేవాలయ హుండీ లెక్కింపు

కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని ఈజ్‌గాం శివమల్లన్న దేవాలయ హుండీని బుధవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆదిలాబాద్ డివిజన్ పరిశీలకులు రాజమౌళి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 11 నెలల కాలానికి హుండీల ద్వారా రూ. 3,42,395ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, బాపురెడ్డి, అర్చకులు సంతోష్, అరుణోదయ విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

'పూత' అంతంతే!


నంబాల శివారులోని మామిడి తోటలో కనిపించని పూత

- మామిడి తోటల్లో కనిపించని పూత
- వాతావరణ పరిస్థితులే కారణం
- దిగుబడిపై ప్రభావం పడే అవకాశం

రెబ్బెన: జిల్లాలోని మామిడి రైతులకు ప్రస్తుత వాతావరణం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఏటా ఎన్నో ఆశల నడుమ మొదలవుతున్న మామిడి తోటల సాగులో చివరికి రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అనుకున్న సమయానికి పూత రాకపోవడం, వచ్చిన కొద్దిపాటి పూత ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాలిపోతుండడంతో దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల బాటపడుతున్నారు. తోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. గత సంవత్సరం అకాల వర్షాలతో సగం దిగుబడి నేల రాలిపోయినా నయాపైసా పరిహారం అందలేదు.

తోటల్లో కానరాని పూతలు

మండలంలో సాగులో ఉన్న మామిడి తోటల్లో ఈసారి పూతలు అంతంత మాత్రంగానే కనిపిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా నవంబర్ నుంచి జనవరి వరకు మామిడి తోటలు పూత దశలో ఉంటాయి. ఈసారి వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా డిసెంబర్‌లో పూతలు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకు తోటల్లో ఆశించిన స్థాయిలో పూతలు కనిపించడం లేదు. జనవరి నెలాఖరుకు చేరినా తోటలు 30శాతం మాత్రమే పూతలు రావటంతో మామిడి సాగు చేస్తున్న రైతులు కలవరపడుతున్నారు. గత సంవత్సరం నెల రోజులు ఆలస్యంగా పూతలు రావటంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారు. ఆలస్యంగా వచ్చిన పూతలు కాత దశకు వచ్చేసరికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో పూతలు రాలిపోయి రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. పంటకోత సైతం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో పంట చివరి దశలో అకాల వర్షాలతో రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

30 శాతం మాత్రమే..



వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా మామిడి తోటల్లో ఆశించిన స్థాయిలో పూతలు రావడం లేదు. ఇప్పటివరకు కేవలం 30శాతం పూతలు మాత్రమే కనిపిస్తున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండడంతో ఫ్లవర్ బడ్ విచ్చుకోక పూతలు రావడం లేదు. తోటల్లో పూతలను మెరుగుపర్చుకునేందుకు నాఫ్తలిన్ ఎసెటిక్ యాసిడ్, పూతలు రాలిపోకుండా పొటాషియం నైట్రేట్ వంటి మందులు పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుంది. - ఎంఏ నదీం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులే సమస్య..

మండలంలో 480 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉండగా వాతావరణంలో ఏర్పడుతున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. సాధారణంగా మామిడి తోటల్లో ఆశించిన స్థాయిలో పూతలు, అనుకున్న సమయానికి రావాలంటే పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల నుంచి 24 డిగ్రీల వరకు ఉండాలి. ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 18 డిగ్రీల వరకు, పగటి ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో మామిడి తోటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. వాతావరణం కారణంగా తోటలు పూర్తిస్థాయిలో మొగ్గ దాల్చటం లేదు. ఫ్లవర్‌బగ్ పూర్తి స్థాయిలో విచ్చుకోకపోవటంతో పూతలు ఆలస్యంగా కనిపిస్తున్నాయి. ఆలస్యంగా వస్తున్న పూతల కారణంగా పిందె సమయానికి రాకపోవటంతో పాటు పూతలు, పిందెలు రాలిపోయే ప్రమాదం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. దాని ప్రభావం దిగుబడిపై పడే ప్రమాదం ఉందని తోటల్లో పూతలను మెరుగుపర్చుకునేందుకు రైతులు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి



మాట్లాడుతున్న సివిల్ జడ్జి యువరాజా

ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని బాలికలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయ సలహాదారులు వెంకటేశ్వర్లు, అంజనీ దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి కృషి

- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు


మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

బెజ్జూర్: ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన ఆదివాసీ నాయకుడు కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం భీం ఆశయాలకు అనుగుణంగా ఆదివాసీల అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఐటీడీఏ ఫలాలు గిరిజనులకు అందడం లేదని, ఐటీడీఏను ప్రక్షాళన చేసి గిరిజనులకు అండగా నిలిచేవిధంగా చూస్తామన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని, గిరిజనులకు హౌసింగ్, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. ఇన్‌చార్జి జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, జెడ్పీటీసీ డోకే రోజా రమణి, సర్పంచ్ అన్సార్ హుస్సేన్, ఆదివాసీ నాయకులు సిడాం గణపతి, సోయం చిన్నయ్య, మెస్రం రాజారాం తదితరులు పాల్గొన్నారు.

రాక్షస పాలన నుంచి.. రాముని పాలనలోకి అడుగుపెట్టాం

సిర్పూర్ నియోజకవర్గంలో పదేళ్ల రాక్షస పాలన నుంచి ఇటీవలే శ్రీరాముని పాలనలోకి అడుగు పెట్టామని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని లోబడిగూడ గ్రామ పంచాయతీ నూతన భవనానికి బుధవారం భూమిపూజ చేశారు. సర్పంచ్ శోభ మోహన్, బీజేపీ మండల అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు దిలీప్, భిక్షపతి, రామయ్య, తిరుపతి, రాకేష్, సంజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాలికల దినోత్సవం


రెబ్బెన: ఎన్టీఆర్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది

పెంచికల్‌పేట్: మండల కేంద్రంలోని కేజీబీవీలో జాతీయ బాలికల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌వో శారద మాట్లాడుతూ బాలికల విద్యతోనే సాధికారత లభిస్తుందన్నారు. బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థినులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్‌టీలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

రెబ్బెనలో..

రెబ్బెన: మండలంలోని గోలేటిలో గల ఎన్టీఆర్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తిరుపతమ్మ మాట్లాడుతూ బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. బాలికలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పాయసం, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో అంగన్‌వాడీ టీచర్లు మంజుల, ఆయా లత, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

లేతన్‌గూడ పాఠశాలలో ఆటల పోటీలు..

జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని లేతన్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థినులు తాడు ఆట, లాంగ్‌జంప్ వంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం రవికుమార్, ఉపాధ్యాయుడు సాయికృష్ణ పాల్గొన్నారు.

కెరమెరిలో..

కెరమెరి: జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మండలంలోని కేజీబీవీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులు వేసిన రంగవల్లులు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సేవ్ గర్ల్ చైల్డ్, బేటీ పడావో, బేటి పడావో సమగ్రశిక్షా తెలంగాణతో పాటు వివిధ రకాల ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మోడి హెచ్‌ఎం స్వర్ణలత, కేజీబీవీ ఎస్‌వో మీనా కుమారి, ఏఎస్సై ఉల్లాస్ పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో..

బాలికలు ధైర్యంగా బతకాలంటే చదువు ఒక్కటే మార్గమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ పర్శరాములు అన్నారు. బుధవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలికా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు నవీన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.


పెంచికల్‌పేట్: మాట్లాడుతున్న ఎస్‌వో శారద


కెరమెరి కేజీబీవీలో విద్యార్థినులు వేసిన ముగ్గు

మబ్బులతో గుబులు

- దహెగాంలో చిరుజల్లులు
- మిర్చి, పత్తి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం
- ఆందోళనలో అన్నదాతలు


దహెగాంలో ఆరబెట్టిన మిర్చి

దహెగాం: పంటలు చేతికొచ్చే సమయంలో ఆకాశంలో మబ్బులు రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున చిరుజల్లులు కురిశాయి. దీంతో భారీ వర్షం పడితే పంటలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

22వేల ఎకరాల్లో పత్తి సాగు..

మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 22వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 10వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి పంట కోతలై ధాన్యం ఇళ్లకు చేరింది. కానీ పత్తి పంట ఇంకా పూర్తిగా ఇళ్లకు చేరలేదు. పత్తితీత మొదటి విడత పూర్తి కాగా, రెండోసారి పత్తి తీసే పనిలో రైతులు ఉన్నారు. యాసంగి వరి నాట్లు కొనసాగుతున్నందున పత్తి తీయడానికి కూలీల కొరత ఏర్పడింది. దానికి తోడు మబ్బులు వస్తున్నందున రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి సైతం మండలంలో సుమారు 100 ఎకరాల్లో సాగవుతుంది. మిర్చి సైతం మొదటి దశ కోతకు వచ్చింది. మిర్చి కోత పనులు జరుగుతుండగా, కోసిన మిర్చిని పొలాల్లో ఆరబెడుతున్నారు. అకాల వర్షం వస్తే మిర్చి పంటకు సైతం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అదే విధంగా జొన్న, కంది, శనగ పంటలకు సైతం నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మబ్బులు వస్తున్నందున ఆరబెట్టిన మిర్చిపై టార్పాలిన్లు కప్పుతున్నారు. అకాల వర్షాలతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గిట్టుబాటు ధర లేక..

పత్తితీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడింది. మొదటి విడత పత్తి తీయడానికి కిలో రూ.10 వెచ్చించారు. రెండో విడత పత్తి తీయడానికి కిలోకు రూ.15 నుంచి రూ. 20 చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ పత్తికి రూ. 2వేలు కూలీలకే పోతున్నాయని, రైతుకు మిగిలేది తక్కువేనని వాపోతున్నారు. పత్తికి గిట్టుబాటు ధర సైతం లేదు. సీసీఐలో క్వింటాలుకు రూ.7 వేలు ఉండగా, ప్రైవేటులో రూ. 6500కు మించడం లేదు. దీంతో ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనికి తోడు చిరుజల్లులు కురుస్తున్నందున పత్తి తడిసి రంగు మారితే గిట్టుబాటు ధర రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అకాల వర్షం.. తడిసిన పంటలు


చేనులోనే తడిసిన పత్తి

కౌటాల: మండలంలో బుధవారం వేకువజామున అకాల వర్షం కురిసింది. దీంతో పత్తి పంటతో పాటు కంది పంట కుప్పలు తడిసిపోయాయి. మండలంలోని తాటిపల్లి, మొగడ్‌దగడ్, గుండాయిపేట్ గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన మిర్చి పంట సైతం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం కారణంగా బుధవారం చలిగాలులు వీచడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

రెండోసారి పత్తి తీయలే..



రెండోసారి పత్తి తీయడానికి కూలీలు దొరుకుతలేరు. వరి నాట్లకు పోతున్నరు. బుధవారం పొద్దున చిన్నగా వాన పడ్డది. మబ్బులు వస్తున్నాయి. పత్తి తీయలేదు. వర్షాలు పడితే చాలా నష్టపోతాం. ఏటా ఏదో విధంగా రైతులు నష్టపోతున్నారు. పత్తికి ధర లేదు. రూ.10 వేలు ఉంటుందనుకున్నాం. కానీ లేకపాయే. - దాసరి భీమయ్య, రైతు

మిర్చి కోతకు వచ్చింది



ఈ ఏడాది నేను మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నా. ప్రస్తుతం మిర్చి కోతకు వచ్చింది. మిర్చి కోయడానికి సైతం కూలీలు దొరకడం లేదు. దానికి తోడు రెండు రోజులుగా మబ్బులు వస్తున్నాయి. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తది. అకాల వర్షాల వల్ల ఏటా నష్టపోతున్నాం. - ఎల్కరి ప్రశాంత్, రైతు

4 నుంచి పోతురాజు, ధర్మరాజుకు పూజలు


మాట్లాడుతున్న కమిటీ సభ్యులు

కెరమెరి: మండలంలోని ఇందాపూర్ గ్రామ సమీపంలో ఆలయంలో కొలువైన పోతురాజు, ధర్మరాజులకు ఫిబ్రవరి 4 నుంచి మూడు రోజుల పాటు పూజలు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ సిడాం రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి సిడాం ధర్మాలు అన్నారు. బుధవారం మండలంలోని పోతురాజు, ధర్మరాజు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 4వ తేదీ రాత్రి దీపోత్సవం, గంగా స్నానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు గంగు, లచ్చు, దేవ్‌రావు, ధర్మ, రాజు, చిన్నభీము తదితరులు ఉన్నారు.

బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలి


మాట్లాడుతున్న బ్యాంకు అధికారులు

కౌటాల: ప్రతి ఒక్కరూ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ నరసింహస్వామి అన్నారు. బుధవారం మండలంలోని గురుడుపేట్ గ్రామంలో గల కౌటాల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత సాధించాలన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మనోహర్, రాజేశ్, మాజీ ఎంపీపీ నికాడే గంగారం, నాయకులు బ్రహ్మయ్య, వెంకటేశ్, రాంచందర్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

భీమారంలో మల్లన్న పట్నాలు

భీమారం: మండల కేంద్రంలో బుధవారం మల్లన్న పట్నాలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. చెన్నూరులోని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, అనంతరం ఉపావాస్య దీక్షతో ఉన్నారు. అనంతరం ఒగ్గు పూజారులు పట్నాలు వేయగా భక్తులు వాటిని తిలకించారు.

తాగునీటి సరఫరాకు అంతరాయం

మంచిర్యాలటౌన్: పట్టణంలోని పలు వార్డులకు తాగునీరు అందించడంలో అంతరాయం ఏర్పడుతుందని, పట్టణ ప్రజలు సహకరించాలని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఏరియాలను డివైడ్ చేయడం వల్ల 24, 25, 27 వార్డుల్లో తాగునీరు తక్కువగా వస్తుందని తెలిపారు. కాలేజీరోడ్డు ఏరియాలో నీటి సరఫరా పైప్‌లైన్ మరమ్మతులు జరుగుతున్నందునా 2, 18, 21, 22, 32వార్డులకు రోజు విడిచి రోజు ఇవ్వడం జరుగుతుందని, ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరించి, ప్రతిరోజు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలు సహకరించాలని కోరారు.

హనుమాన్ ఆలయంలో 'రామరక్ష' పూర్తి


అన్నదానంలో పాల్గొన్న రామభక్తులు

ఆసిఫాబాద్‌అర్బన్: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ హనుమాన్ ఆలయంలో మహిళలు నిర్వహించిన రామరక్ష పఠనం బుధవారం ముగిసింది. ఆలయంలో అర్చకుడు అభయ్ ఆచార్య ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో గోపాల్, అశోక్, పూర్ణచందర్, శోభన, సక్కుబాయి, అనురాధ, అరుంధతి, పద్మ, శిల్ప, మౌనిక తదితరులు పాల్గొన్నారు.